GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0080
4	Work Number	D 0870
5	Page No (From... To)	1 to 125
6	Name of the Work	SANANDO PAKYANAMU
7	Subject	SANANDO

సానందోపాఖ్యానము D. 870

స్వంతసపడిరియుండ్రుషిగాకటలంబ్జ్యాప్లినిద్ధ

సన్నమరాక్షతకు ఖరం బ్రాదిత్యకరానితద్ధపూరాప్రు

గారలనలు॥క॥ధరణిదరబుచక్రముపంసర్వంబు

నస॥లంత్రైనకండుశక్తిదివనకేరాసనువకిళు

పల్లికీర్తి ... ్రుణ ... ్రూరి ... ల్లి

...న్ను యనదివల్లిబాధాాశక్తి । యజత్రధర్మం యద్ద నుండి జాత్రబ

లసూరాబిప్రితం శద్రదిక్షిత । భూరి దంపయుండదయుంబ్రిసంక

పర్వతవచ్చిశీలంకైను । గ్రంకిలావమర్దం న్మూరి త్రాకబి

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] ఈ వెతు (య[illegible] [illegible] (శ్రీ[illegible] [illegible] (శ్రీ[illegible]
[illegible] డు [illegible] కేవలం దేవుల (మన [illegible] [illegible]
[illegible] ఉ దివ్య [illegible] ఆలయాల [illegible] । వెల్ల బాయి కేనెలి విలువ దేవ నను చి । తను [illegible]
[illegible] (ఆ [illegible] శ్రీ [illegible] పుదలచి । ఆము లేనాం. చినన ఆజ్ఞం. శ్రీ దలచి । [illegible]
చి । ఆరిశ లు దలచి [illegible] న [illegible] దలచి । దాశ [illegible] ఖాంశ [illegible] దలచి । [illegible] దలచి ।
[illegible] దలం. ॥ [illegible] దలచి । [illegible] ప్రశ ।

[illegible] రిం నకైరన్ను । నవి [illegible] నన రిరన్న నన్ను । [illegible]
[illegible] నద । [illegible] రాజుబలగాబాలు కీన్ను ఏచ్చరన । తెరన్ను నశ్లె [illegible]
[illegible] నన [illegible] రన్నాన్రనరిరిని [illegible] । రరకరాసులు [illegible]
[illegible] సరిబరారింప్రి రాజు నిఖురాబరియు [illegible] । అలలరు [illegible] । [illegible]
[illegible] రా కుక్షరింపు । తేరనభ్రినరియును నానాకనిభోం [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] ప్రత్యక్ష [illegible] । [illegible]
[illegible] ను [illegible] ॥ [illegible]
౧౨ [illegible]
[illegible] । [illegible]
[illegible] । [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಮಮ [illegible] ದ ಕಾಡ ದಡ ಹಂ ಗಾಲ [illegible] ಬಡಿ ತಾ ಅವ ಹಾವ ಪರ ಕೆ ತೆ ಧ್ರು ಗಳ ಬ ಬಾ ಳ್ಗಿ ಲ ದ ಡಿ ಮಾ ಕ್ಕೆ ಡ ವ ದ [illegible]

ನ [illegible] ದೃ ನ ಡಿ ನಾಂಕ್ರಿ ದ [illegible] ಡಿ ಡಿಕ್ಕೆ ನ ಡಿ ಪಲ್ಲ ಡಿ ಡಿ ತ ಕ್ಕ ೧ ಧುಲ । ಚ ಡಿ ಜಾ ದಿ ಬ ಡಿ [illegible]

ತ ಪದ ಯು ತ [illegible] ದ ವು ಲು ರ ಪ [illegible] ಲ ತ ಸ ಸೈ ಪ್ರ ನ ಲು ತು ಟ ಕ್ಷಾ ರ ರಿ ಕು । ನ್ಯ (೧ಕೆ) [illegible] ಯ್ಯ ನ [illegible]

ಹಾ ಪ್ರೊ ಯ್ಯ ನ ಕ ರ ನ ರಿ ಪ್ರೊ [illegible] ರ । ನ ಯ್ಯ ನ ಡ ಯ್ಯ ರಿ ಪ್ರ । ಕ್ಷ ನ । ಶ ವ ಯು ಲ । ಪ್ರೊ ಯ್ಯ ನ ಲ [illegible]

ಡಿ ಗಾ ಲ । ಸು [illegible] ಮ ನು ಲ [illegible] ಲ ಗಾ ಡಿ ಯ್ಯ ನ ಡ । ಮಿ ಡ್ರಾ ಗಾ ೦ ರಿ ನ ಯು । ಪ ೦ ಡಿ । ಯ ನ ನ [illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] | [illegible]

[illegible]

[illegible] | [illegible] | [illegible]

[illegible] | [illegible] | [illegible]

[illegible] | [illegible] సంపద్ద [illegible] | [illegible] భరత [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
నారలు। తనను పులకిత [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

50

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] ಸ್ವ ಲೆ [illegible] ಶು [illegible] ವಿ ನಾರು ಸ [illegible] ಶ ಕ್ತೈ ನೆ ಖ ಲ ಕ್ಕೆ ನು ಲ ಪ್ರಾ ವಿ ಪತ್ತು । [illegible]
[illegible] ಲ [illegible] ರ ಲ [illegible] ನ ರ ಶಿ [illegible] ನ ಶಾ ನಾ ಮೆ ಠ ಪಲಿ । ಕಾ ಠ ನ ದಾ ವಿ ಪ್ತ್ರು ಕ ರಾ ಮ ಸ್ಯ [illegible] ಪು [illegible]
[illegible] ಶ್ರು ಕಾ ಪ [illegible] ದಾ ಕಾ ರೆಂ [illegible] । ಆ ಲ ವ ಕ್ಕ ಪಾ ಕಿ ಲಾ ಪತಿ ತು ಲ ದ್ರ ಮೊ ರ ಳಿ । ೧ ೧ ಲೆ [illegible] ಶಿ [illegible] । ಪು ಪ [illegible]
[illegible] ಲ ಶಾ [illegible] ಪ ನ ಸೂ ವ ಸು ಲು । ಅನು ಪ ಲ್ಲಾ ಶಾ ಲ ಸ್ಮೃ [illegible] ಸ್ತ್ರಾ ಗ ದ । ಸೊ ಶ [illegible] ವ ತಿ ನೆ [illegible]
[illegible] ಸು ೨ ೨ ಶಿ [illegible] । [illegible] ಲ ಬಿ ಧಿ ಪುರ ರಂ ಧು ಲ [illegible] ನ ಪಾ ಪಿ [illegible] । [illegible]
[illegible] ಶ್ರು ನ ರ್ಗ ರಾ ಶಾ ಠಿ [illegible] ಶಾ ಕಿ [illegible] ಮ ಮ [illegible] ವ ಮ ಪ [illegible] । [illegible]

[illegible] మంత్ర [illegible] ములు [illegible] వరదేవకృష్ణ [illegible]
[illegible]
[illegible] శ్రీ [illegible]
[illegible] ములు [illegible]
[illegible] ములు [illegible]
[illegible]
[illegible] ములు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ద్యు। హ్యాము వ ర న త్రి యా - ... ప్రియ లె సె సం । ఉ ప్పు పు కె ంవె 8 గెల నె ని. యె లా కె సు దె ప్పు టు । కె 8 నా

ం సు (నె ల ల క్ష న డ ం. డై చ. ద ర్శన్యా) యా ౯ ౨ న । ప న ౯ ౨ మ గ్గ యు్య తె ప్పన. ద్దు ౦ ల ణొ । వ ల న నై నా ప్రి యా

న ష్టం. శ్రీ న కొ । నె నా ం: ఖ ద్రా రు న్యే : భా వ వ యు ల న సు । కె న. వె న ౨ యా వ తె. నా. ప. ప్రు భ్యా ం ద్వ్ల (యా

ం. ప్రి పె ౨ (కొ యు కత్తి + న ౨. సె న్నా ఖ । కె యు ఎ ల గె న. ప్రు భ్రి వ ౪ వ డ్రై న । ఆ యు ఆ వం

బుల నేత్రి గధ యస్థిరను । [illegible] నా గా యం ద్రి శరీ త్రి ధి । త్రి స్థి [illegible] న్న సూ జా నం రి వి । న్న రత్న గా ।
వి । సుం చా ర్శ్య . ది ప్పై నం యు । న ను వ త్రి యం । స్తూ ల న ఖ శ యు । చ్చి [illegible] సూ । దై న ము లు స్త్రీ యా లు వ ర్ణ్నై నే డు
మ యు లె దు । శ్రా గ్య శ్రీ మా ది న్నా శ్యా న్న తే చి న స్తూ । ఎరి [illegible] న్న తె నా ౨ అ యి గ్యా స్త్రి గా
శ్రు ర ద్రు క్షై ఉ రి వ ది త్రి యు ల । కు ల శ లు సూ ర్రి జ్జ్వై న యం ల [illegible] వ స్త్ర యు ల సు ద్ర శ ల ది వ ఎం త్ర
ల । జ్ఞం త్ర న రి వ నె యే న లు ప నా రే ల తె । అం న్న . ప్రు న సు ఎం స్తై మ ఠ వె యం క సు రై । రం న్న
రే న . శ్రు । అం . న్నై రా [illegible] న స్త్రీ నా సు రి [illegible]

...ದೆ । ಅಂತ್ಯ ನಾ ಶಾ ನೆ ನ . ಸ್ಥೂ ಪ . ನ ವೆ ಸ್ವಾ ಬಿ । ಯೋಗ್ಯ ಯೋ ನ . ತ್ರ ಪ ಶ್ರು ಕ ಯು ಸ್ಥೆ [illegible]
[illegible] ॥ ನ ಕ್ಷ ಲ ಗ ನ [illegible] ಸ್ಥ ನ । ಧೃತ್ರ ಗಾ ಸ್ಥೆ ನ [illegible] ಗು ನ [illegible] । [illegible]
[illegible] ॥ ನ ಸ್ಥ [illegible] ಶ್ರೀ ನ ನ ವ [illegible] । ಕ ಸ್ತ [illegible] । ಸ ಶ ಶ ಶ [illegible]
[illegible] । ಜ್ಞಾ ಕ [illegible] ಲ ವಾ ತ [illegible] ಜ್ಞಾ ನ ದ [illegible]
[illegible] । ಶ ಲು ನು [illegible]
[illegible]

[illegible] | [illegible] | [illegible]
[illegible]
[illegible] | [illegible] | [illegible]
[illegible] | [illegible] | [illegible]
[illegible] | [illegible] | [illegible]
[illegible] | [illegible] | [illegible]

[illegible] ను దీవి వ్రత్తులకే వినా చేయు। [illegible] ధరకు ఇంద్ర [illegible] కాదని భయము [illegible] చరిత్రము [illegible] దేవ [illegible]
[illegible] భయము గోరక్షించి [illegible] దేవమలు [illegible] అపూర్వ [illegible] దినపు దమ [illegible] । ఇప్పుడు [illegible] దేవ [illegible]
[illegible] నలువది [illegible] దివ్యము [illegible] । [illegible] మిదలు విలును । నవిద్ర [illegible]
[illegible] [illegible] ధరము [illegible] । [illegible] పకా హాటి । తగాని [illegible]
[illegible] తనకు । ఇరవు ధర్మ జ్ఞాన [illegible]
[illegible] । సకాక సువతి [illegible] । యానేరమనుచు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible] ద యలు లం తు [illegible] దిద్దీ ఈటుకను [illegible] నిదలకను [illegible]

[illegible] చెరా ంన్ని తాంగు చుట కన్న చుటి గడె గడు దొరా [illegible]

[illegible] రది దిర్ఘ ంట్రి లా ప ఉపెన్ను ఉ ఐ అగ్నలు లగూ [illegible]

[illegible] ఏడు నతెన్నె ఉ ఐ [illegible]

[illegible]

కాదంబములు । [illegible] నృగురు [illegible]

[illegible] అసుదా. [illegible] దండకావ్యమ్ము [illegible] రాలు । కత్తులు కాయుదు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ధర్మ [illegible] జన్మనామములు । [illegible]

[illegible] ధర్మ [illegible]

... దిసాం దీవబ్రసములయాదః వేలుః శ్రీ గడేప్ర ...
... మూకల, అన్నగానిం ...
... తల్లి దః ... చేతగ ...
...
...
...

[illegible] వృరాన వసులు లువరాల వకేయగా వుడిమ దిసప్పి మం [illegible] నలదిసెశ. [illegible]
ప్రులు గలనవడిన వలులు। దశ్రీయు ంప్రుమకేత తనేనలు లు సం। [illegible] ప్రు కం ప్ర్య నవ్యాం నటిచెరలు। [illegible] ప్రులుబని। [illegible]
[illegible] లు పృ గతి [illegible] వజలు। [illegible] లుమెలు షుం [illegible] వృతా నాం. [illegible] లు రసప్రారణాం. [illegible] నుగం [illegible]
. ము బికేలు న। [illegible] లంం. [illegible] మూ లు ౨౦లయాది నాంగ। [illegible] కప్పు౧ పృ మటు। నైలకో [illegible]
నరుదప్ప నరుయు। యారవప్రు నెనా. లుల నమెల నెన [illegible] లు నుపూ [illegible] వ్రాయ [illegible] నెలశి [illegible]
[illegible] ల వప్పు వులు. దనెల వులు జరియు జరియు [illegible] లు లి ఇల్లి। అవు వకాం. [illegible] లు [illegible] ం. [illegible]
[illegible] ల వప్పు నెక వప్పు ల మ. ప్రులర। ముం. [illegible] వప్రు ము [illegible] లు నె ౨. ప్ప। యాం. [illegible] నె [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]